క్లుప్తంగా

వీఎంసీలో నేడు 'స్పందన'

పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకునేందుకు స్పందన కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారినికి ప్రభుత్వం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం ప్రతి సోమవారం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్‌రూం, నగరంలోని మూడు సర్కిల్ కార్యాలయాల్లో జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్నాహ్నం ఒంటి గంట వరకు నగర వాసులు ఫిర్యాదులు, అర్జీలను అధికారులకు అందించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని ఆయా డివిజన్లలోని స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నేడు రామలింగేశ్వరనగర్‌లో 'గడప గడపకు మన ప్రభుత్వం'

ఆటోనగర్(విజయవాడతూర్పు): విజయవాడ నగరపాలకసంస్థ పరిధి 15వ డివిజన్ రామలింగేశ్వరనగర్‌లో సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తెలిపారు. కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, అయ్యప్పరోడ్డు నుంచి ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు.

త్రిశక్తి పీఠంలో సంపంగి పూలతో అర్చన



కృష్ణలంక(విజయవాడతూర్పు): నగరంలోని బస్టాండ్ సమీపంలోని శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానం(త్రిశక్తి పీఠం)లో శోభకృత్ నామ సంవత్సర వసంత నవరాత్రుల సందర్భంగా ఆదివారం శ్రీ మహాకాళీ, మహాలక్ష్మి, మహా సరస్వతీ అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అమ్మవార్లకు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు 3 వేల సంపంగి పూలతో విశేషంగా అర్చన, పూజలు జరిపించారు. ఆలయ ఆధ్యాత్మిక సలహాదారుడు బీహెచ్ విజయ్‌కిరణ్, ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కె.జగదీష్, జి.పుల్లయ్య, ఆలయ సూపరింటెండెంట్ మధుసూదనరావు, సభ్యుడు జి.సత్యం పాల్గొన్నారు.

దుర్గమ్మ సన్నిధిలో కూచిపూడి నృత్య ప్రదర్శన



ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ధర్మపథం కార్యక్రమంలో భాగంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం పలువురు కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. విజయవాడకు చెందిన సాయిశ్రీ నృత్య అకాడమీకి చెందిన నిత్యశ్రీ, ఖ్యాతి, లక్ష్మీ, తేజ, కళ్యాణ్‌తో పాటు మరి కొంత మంది పలు కీర్తనలకు నృత్య ప్రదర్శన ఇచ్చారు. అమ్మవారికి పంచహారతుల సేవ అనంతరం ఆలయ ప్రాంగణంలోని కళావేదికపై ఈ ప్రదర్శన జరిగింది. అనంతరం నృత్యకారులకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలను అందజేశారు.

తాపీ మేస్త్రి అదృశ్యంపై కేసు నమోదు

కృష్ణలంక(విజయవాడతూర్పు: తాపీ మేస్త్రిఅదృశ్యమైన ఘటనపై కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఏలూరుకు చెందిన తల్లిబోయిన రాధాకృష్ణ తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఐదు నెలల క్రితం తాపీ పని నిమిత్తం అతను తన కుటుంబంతో పాటు నగరానికి వచ్చి కృష్ణలంకలోని లాల్‌బహదూర్ శాస్త్రి వీధిలో ఒక ఇంటిలో నివాసం ఉంటున్నాడు. తాపీ పనికి వెళ్తూ తరచూ మద్యం సేవిస్తుంటాడు. ఈ క్రమంలో ఈ నెల 7వ తేదీన రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువులను ఆరా తీసిన ఫలితంలేదు. దీంతో అతని కుమారుడు పూర్ణచంద్రరావు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సాఫ్ట్‌బాల్ క్రీడాకారిణికి అభినందన

పాయకాపురం(విజయవాడరూరల్): అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆసియాకప్ సాఫ్ట్‌బాల్ జట్టులో ప్లేస్ సాధించిన సాయిఅన్వితను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ అన్నారు. ఇండియా నుంచి మహిళా విభాగంలో జట్టుకు 16 క్రీడాకారులు ఎంపిక కాగా వారిలో ఏపీ నుంచి సాయిఅన్విత ఎంపిక కావడం మనందరం గర్వించాల్సిన విషయమన్నారు. అనంతరం సాయి అన్వితను సత్కరించారు. నాయకులు మోదుగుల గణేష్, సీహెచ్ రవి, నాగు, తిరుపతి, కాయల రవి పాల్గొన్నారు.









హ్యాపీ సండే

నగరంలోని రాజీవ్ గాంధీ పార్క్‌లో ఆదివారం సందర్శకుల తాకిడి నెలకొంది. సెలవు దినం కావడంతో కుటుంబ సభ్యులతో వచ్చి పార్క్‌లో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. చిన్నారులు, పెద్దలు వివిధ రకాల ఆట వస్తువులతో ఎంజాయ్ చేశారు.

– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ

వేర్వేరు ప్రాంతాల్లో చలివేంద్రాల ఏర్పాటు

ఆటోనగర్(విజయవాడతూర్పు): వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేశామని ఐలా మాజీ చైర్మన్ సుంకర దుర్గాప్రసాద్ అన్నారు. జవహర్ ఆటోనగర్‌లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఆటో ఓనర్స్ అండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి ఏడాది కార్మికుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నారు. నెలలో నాలుగు సార్లు మజ్జిగను ఇస్తామన్నారు. జూన్ నెల వరకు చలివేంద్రం నిర్వహిస్తామని, ఈ ప్రాంత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఐలా కార్యదర్శి అన్నే శివనాగేశ్వరరావు, అసోసియేషన్ అధ్యక్షుడు ఆసిఫ్‌పాషా, అబ్దుల్ కలాం, కత్తిక శివనాగేశ్వరరావు, మీరావలి, ఏఎస్‌రాజు, శ్రీనివాసరెడ్డి, కార్మికులు పాల్గొన్నారు.



మజ్జిగను పంపిణీ చేస్తున్న ఐలా మాజీ చైర్మన్ సుంకర దుర్గాప్రసాద్

మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ

కృష్ణలంక(విజయవాడతూర్పు): పాదచారుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని కాపు కార్పొరేషన చైర్మన్, 20వ డివిజన్ కార్పొరేటర్ అడపా శేషు తెలిపారు. కృష్ణలంక, నల్లగేటు డౌన్‌లో సూపర్‌స్టార్ కృష్ణ అండ్ మహేష్ అభిమానుల సంఘం నాయకుడు లొల్లా కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని అడపా ప్రారంభించి పాదచారులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం శేషు మాట్లాడుతూ.. రక్తదాన శిబిరం, పేదలకు భోజనం ప్యాకెట్లు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా వరుసగా ఐదో ఏడాది చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన కృష్ణమోహన్‌ను అభినందించారు. కార్యక్రమంలో సత్తుపల్లి నాని, రంగనాథ్, కరుణాకర్, సురేష్, గణేష్, బుజ్జి, రమేష్ పాల్గొన్నారు.



మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తున్న అడపా శేషు

సమాజంలో మంచిగా జీవిస్తేనే విలువ

ఆటోనగర్(విజయవాడతూర్పు): సమాజంలో మంచిగా జీవించిన వారికే విలువలు ఉంటాయని, చేసిన తప్పును సరిదిద్దుకొని తద్వారా మంచిగా జీవించాలని విజయవాడ సెంట్రల్ ఏసీపీ ఎస్‌కె ఖాదర్‌బాషా సూచించారు. ఫన్‌టైమ్ రోడ్డులోని ఏసీపీ కార్యాలయం ఆవరణలో రౌడీషీటర్‌లకు ఆదివారం ఆయన కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రౌడీషీటర్ల వివరాలను ఏసీపీ అడిగి తెలుసుకున్నారు. వీరు చేస్తున్న పనులపై ఆరా తీశారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ గొడవలకు దూరంగా ఉండాలని సూచించారు. క్షణికావేశంలో చేసిన పనులను మరిచి... మంచి ప్రవర్తనతో మెలగాలన్నారు. కుటుంబాలను పోషించుకోవడంతో పాటు పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలన్నారు. గంజాయి అమ్మినా, తాగినా నేరమని, ఎక్కడైనా గంజాయి విక్రయాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకూడదన్నారు. తగాదాల్లో తలదూర్చకూడదన్నారు.

ప్రవర్తనలో మార్పు వస్తే రౌడీషీట్ ఎత్తి వేస్తామని చెప్పారు. కౌన్సెలింగ్‌లో ఎస్‌ఐలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.



రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇస్తున్న ఏసీపీ ఖాదర్‌బాషా, పోలీస్ అధికారులు

బహుజనులకు ప్రాతినిధ్యం కల్పించాలి



కృష్ణలంక(విజయవాడతూర్పు): జనాభా ప్రాతిపదికన అన్ని కులాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉన్నప్పుడే ఆయా కులాల వాణి వినిపించగలరని పూలే, అంబేడ్కర్ రాజ్యాధికార సమితి (పీఏఆర్ఎస్) సంస్థ ఫౌండర్ డాక్టర్ కటికల శివభాగ్యారావు అన్నారు. విజయవాడ గవర్నర్‌పేటలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో పీఏఆర్ఎస్ ఆధ్వర్యంలో 100 కులాల ప్రతినిధులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివభాగ్యరావు మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన ప్రతి కులానికీ చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించేలా రిజర్వేషన్ విధానం ఉండాలన్నారు. బహుజనులకు కావాల్సింది రిజర్వేషన్లు కాదని, ప్రాతినిధ్య విధానమని చెప్పారు.

పీఏఆర్ఎస్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ తట్టి అర్జునరావు మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా వాటి ఫలాలు నేటికి బహుజనులకు అందలేదన్నారు. పీఏఆర్ఎస్ రాష్ట్ర కో ఆర్డినేటర్లు నమ్మి అప్పారావు, డాక్టర్ పి.పరమశివన్, ప్రతినిధులు కందుల చందు, రవికుమార్, ప్రకాష్, రజాక్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయిలో ఆదిశంకరుల జయంతిని నిర్వహించాలి

విజయవాడకల్చరల్: రాష్ట్ర స్థాయిలో జగద్గురువులు ఆదిశంకరుల జయంతిని నిర్వహించడానికి కృషి చేయాలని, ఈ మేరకు దేవదాయ శాఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించాలని శృంగేరీ పీఠపాలిత శివరామకృష్ణ క్షేత్రం ధర్మాధికారి శిష్టా హనుమత్ ప్రసాద్ కోరారు. దేవాలయ సముదాయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 25వ తేదీ ఆదిశంకరుల జయంతి నిర్వహిస్తామన్నారు. భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆదిశంకరుల పాత్ర చిరస్మరణీయమైనదని చెప్పారు. సంస్కృతిని పరిరక్షించడం కోసం దేశంలో నాలుగు పీఠాలను ఆయన స్థాపన చేశారన్నారు. వారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం వల్ల ఉత్సవ శోభ కలుగుతుందని అది ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్నారు. దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు, ఇతర అధికారులను లేఖ ద్వారా సంప్రదించామని తెలిపారు. దీనిపై సానుకూలమైన ప్రకటన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాలకమండలి సభ్యుడు గండూరి చంద్రమౌళీశ్వర శర్మ మాట్లాడుతూ.. సోమవారం శృంగేరీ పీఠాధిపతి భారతీతీర్థ మహాస్వామి జన్మదినం సందర్భంగా ఆయుష్యహోమం, మృత్యుంజయ హోమం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆదిశంకరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.



రేపటి నుంచి కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు

పటమట(విజయవాడతూర్పు): పటమటలోని శ్రీ కోదండ రామస్వామి వారి 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు రామాయణపు సాంబశివరావు తెలిపారు. పటమటలోని ఆలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 28న అష్టోత్తర శత కలశాభిషేకం, సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణం, పూర్ణాహుతి 29న రాయబారోత్సవం, సుందరకాండ పారాయణం నిర్వహిస్తామన్నారు. 30న కోదండ సీతారామస్వామి వార్ల కల్యాణ మహోత్సవం 31న సాయంత్రం అన్న సమారాధన కార్యక్రమం, వచ్చే నెల 1న మహాపరాహుతి, పవళింపు సేవ.. 2న రథోత్సవం, లడ్డు వేలం నిర్వహిస్తామన్నారు. అనంతరం బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొనాలని కోరారు. ఆలయ ప్రధాన పూజారి కేశవాచార్యులు, కమిటీ ప్రధాన కార్యదర్శి పురంశెట్టి వెంకటరమణారావు, కోశాధికారి నాగిశెట్టి మురళీ బాబు, పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.



వాల్‌పోస్టర్ ఆవిష్కరిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు

ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నగర కమిటీ ఎన్నిక

మొగల్రాజపురం(విజయవాడతూర్పు): ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నగర కమిటీ ఎన్నిక ఆదివారం నిర్వహించారు. సిద్ధార్థ ఆడిటోరియంలో ప్రగతి శీల ఆటో కార్మిక సంఘం నగర కమిటీ 11వ మహాసభ జరిగింది. సభ అనంతరం ప్రగతి శీల ఆటో కార్మిక సంఘం నగర కమిటీ గౌరవ అధ్యక్షుడిగా ఏ.రవిచంద్ర, అధ్యక్షుడుగా శ్రీనివాస్, కార్యదర్శులుగా వై.అప్పారావు, శ్రీను, రఫీలతో పాటుగా 33 మంది సభ్యులతో నూతన కమిటీ ఎన్నుకున్నారు. సభకు ముందుగా అమరులైన కార్మికులకు నివాళులర్పించి సంఘం జెండాను ఆవిష్కరించారు. కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం మార్చి వేసిందని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టీయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పోలారి చెప్పారు. కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేశ్వరరావు, ప్రగతి శీల ఆటో కార్మిక సంఘం నగర అధ్యక్షుడు శ్రీనివాస్ ప్రసంగించారు. సంఘం నాయకులు బి.సురేష్, పి.పద్మ, మునిశంకర్ పాల్గొన్నారు.



మాట్లాడుతున్న పోలారి

విద్యార్థులు కళారంగంలోనూ నైపుణ్యాన్ని పెంచుకోవాలి

గుణదల(విజయవాడతూర్పు): విద్యార్థులు పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా కళారంగంలోనూ నైపుణ్యాన్ని పెంచుకోవాలని ఆంధ్ర లయోల ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ ఫాదర్ ఫ్రాన్సిస్ జేవియర్ అన్నారు. నాట్య తరంగిణీ–2023 సాంస్కృతిక కార్యక్రమం ఆదివారం కళాశాల ఆవరణలో ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు ఇతర అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కళ, సాంస్కృతి రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. విద్యార్థులను ఈ దిశగా ప్రోత్సహించేందుకు తమ కళాశాల కృషి చేస్తోందని చెప్పారు. ప్రతి ఏటా నాట్య తరంగిణీ పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలలో విద్యార్థులకు సాంస్కృతిక అంశాలపై పోటీలు జరుగుతాయని చెప్పారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులతో పాటు సర్టిఫికెట్లు అందిస్తామన్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన భరతనాట్యం, గ్రూపు డ్యాన్సులు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ ఫాదర్ రవీంద్ర, ఫాదర్ బాలస్వామి, ప్రిన్సిపాల్ ఓ మహేష్ పాల్గొన్నారు.

దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లోనూ ఉభయదాతలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. సెలవురోజు కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఉదయం తొమ్మిది గంటల వరకే ఘాట్‌రోడ్డుపైకి ద్విచక్ర వాహనాలనే అనుమతించి, కార్లు, ఇతర వాహనాలను కనకదుర్గనగర్‌కు మళ్లించారు. అక్కడ కూడా ఉదయం పది గంటలకే పార్కింగ్ నిండిపోవడంతో వీఎంసీ కార్యాలయం సమీపంలోని ఇరిగేషన్ స్థలంలోకి కార్లను మళ్లించారు. భక్తుల రద్దీ నేపథ్యంలో సర్వ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. రద్దీతో భక్తులు ఇబ్బందులకు గురి కాకుండా ఆలయ ఈఓ భ్రమరాంబ అంతరాలయం వద్ద క్యూలైన్లను పర్యవేక్షించగా, ఈఈలు కోటేశ్వరరావు, ఎల్.రమా చిన్న గాలిగోపురం, స్కానింగ్ పాయింట్ల వద్ద పర్యవేక్షించారు. అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు ఉదయం 11.40 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. మహామండపం ఐదో అంతస్తు వరకు, ఇటు ఘాట్ రోడ్డులో సమాచార కేంద్రం వరకు సర్వ దర్శనం క్యూలైన్లు కిటకిటలాడాయి. రూ.100, రూ.300, రూ.500 టికెట్ల క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. సాయంత్రం పంచహారతుల సేవలోనూ ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు.



అమ్మవారిని దర్శించుకుని బయటకు వస్తున్న భక్తులు

మహిళా సాధికారతతోనే ప్రగతి సాధ్యం

విజయవాడకల్చరల్: మహిళా సాధికారతతోనే ప్రగతి సాధ్యమని ఆంధ్రా, తెలంగాణా ఆదాయ పువన్నుశాఖ జాయింట్ కమిషనర్ కోటేశ్వరమ్మ అన్నారు. అమ్ముల విశ్వనాథ కళాసమితి ఆధ్వర్యంలో దుర్గాపురంలోని ఘంటశాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాలలో హరికథా విద్వాంసులు అమ్ముల విశ్వనాథ భాగవతార్ పేరుతో నిర్వహించే ఉగాది మహిళా పురస్కారాల కార్యక్రమాన్ని ఆదివారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కోటేశ్వరమ్మ మాట్లాడుతూ. మహిళల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసముందన్నారు. సభకు అధ్యక్షత వహించిన న్యాయవాది వేముల హజరత్తయ్య గుప్తా మాట్లాడుతూ.. మహిళలో ప్రగతి పథంలో పయనిస్తున్నారని భావి భారతదేశానికి పునాదులు వారేనన్నారు. నిర్వాహకుడు అమ్ముల ప్రసాద్ సంస్థ భవిష్యత్ లక్ష్యాలను వివరించారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అంబటిమధుమోహన కృష్ణ, తటవర్తి సూర్యనారాయణ, కొప్పరపు బలరామకృష్ణమూర్తి పాల్గొన్నారు. వలివేటి వేంకట శివరామకృష్ణ మూర్తి నిర్వహించారు. వివిధ రంగాలకు చెందిన దండమూడి సుమతీ రామ్మోనరావు, సీహెచ్ పద్మావతి, అవిరెడ్డి సునయన, సునయన లఖంరాజు, పద్మశ్రీ లఖంరాజులకు ఉగాది పురస్కారాలను అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా జంగం మనీషా చక్రవర్తి, శిరీషా చక్రవర్తి సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు.



ఉగాది పురస్కార గ్రహీతలతో కోటేశ్వరమ్మ, హజరత్తయ్య గుప్తా, కె.బలరామకృష్ణ మూర్తి

ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో ఉచిత సంగీత శిక్షణ

మధురానగర్(విజయవాడసెంట్రల్): గవర్నర్‌పేట ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ తిప్పరమల్లి జమల పూర్ణమ్మ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత సంగీత శిక్షణ కార్యక్రమం జరిగింది. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఉచితంగా సంగీతం నేర్పుతున్నామన్నారు. టీచర్ మాధురి విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి కె.రమాదేవి, గ్రేడ్ 3 గ్రంథపాలకురాలు వై.ధనలక్ష్మి, సిబ్బంది జె.శంకర్, గోపాలరావు, ఫణిబాబు పాల్గొన్నారు.



దాడి ఘటనపై కేసు నమోదు

పాయకాపురం(విజయవాడరూరల్): వాంబేకాలనీ బి బ్లాక్‌లో జరిగిన దాడి ఘటనపై నున్న పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. వాంబేకాలనీలో నివాసం ఉండే చిరు వ్యాపారి ఫిర్యాది మెడా రాము(40) శనివారం సాయంత్రం ఇంటికి వెళ్తుండగా ఫిర్యాది తోడల్లుడు కావటి సాంబయ్య తన అనుచరులతో వచ్చి కర్రతో దాడి చేశాడన్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కేవీఆర్ రచనలు వాస్తవ జీవిత దర్పణాలు

విజయవాడకల్చరల్: కేవీ రమణారెడ్డి(కేవీఆర్) రచనలు వాస్తవ జీవిత దర్పణాలు అని రచయిత వకుళాభరణం రామకృష్ణ అన్నారు. కేవీఆర్ శారదాంబ స్మారక కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు రోడ్డులోని ఐఎంఏ హాల్‌లో ఆదివారం కేవీఆర్ రచించిన గురజాడ రచనలపై సమగ్ర విశ్లేషణ మహోదయం, వకుళాభరణం రామకృష్ణ రచించిన భారతీయ సాహిత్య నిర్మాతలు గ్రంథాల ఆవిష్కణ కేవీఆర్ స్మారక ఉపన్యాస సభను నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వకుళాభరణం మాట్లాడుతూ.. అభ్యుదయ విప్లవ భావజాల వ్యాప్తికి కేవీ రమణారెడ్డి కృషి చేశారని ఆయన తాను నమ్మిన సిద్ధాంతాన్నే జీవితాంతం పాటించారన్నారు. వీక్షం సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ కేవీఆర్ రచన మతతత్వ వర్గభావన కేవీఆర్ ప్రాసంగింత అంశంగా ప్రసంగించారు. గురజాడ అప్పారావు కుటుంబ సభ్యులు గురజాడ ఇందిర, గురజాడ వేంకటేశ్వరరావు మాట్లాడుతూ.. గురజాడ ఇల్లు అన్యాక్రాంతం కాకుండా చూస్తున్నామని విజయనగంలోని గురజాడ నివసించిన ఇంటిని సంరక్షించుకోవాల్సి బాధ్యతను కవులు రచయితలు తీసుకోవాలని సూచించారు. కేవీఆర్ స్మారక సభలో రచయిత్రి నల్లూరి రుక్మిణి, తాటి శ్రీకృష్ణ, అశోక్ కుమార్, సీఎస్ఆర్ ప్రసాద్ పాల్గొన్నారు.



కేవీఆర్ గ్రంథావిష్కరణ సభలో వకళాభరణం రామకృష్ణ, వేణుగోపాల్ తదితరులు

5న చలో ఢిల్లీని జయప్రదం చేయండి

కృష్ణలంక(విజయవాడతూర్పు): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 5న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ప్రజానీకం ఈ కార్యక్రమానికి మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌పేటలోని బాలోత్సవ్ భవన్‌లో మధ్య తరగతి ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.అజయ్‌కుమార్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో కార్మికులు, రైతులు, ప్రజల సమస్యలు బాగా పెరిగాయన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడే వారిని ఐక్యం కాకుండా మతం పేరుతో విభజన చేస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.వి.సుధాకర్, మధ్యతరగతి ఉద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ అజయ్‌కుమార్, ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకుడు కిషోర్‌కుమార్, బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు బాలాజీ పాల్గొన్నారు.

